క్లుప్తంగా

క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రతిభ



ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులతో కళాశాల యాజమాన్యం

అనంతపురం సెంట్రల్: క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బండి రమేష్‌బాబు తెలిపారు. గత వారం చెన్నైకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తు తయారీ సంస్థ అభిరామి ఇంజినీరింగ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ వారు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇంటర్వ్యూల్లో ఈఈఈ చదువుతున్న వసీం అక్బర్, జస్వంత్ కుమార్, సతీష్ బాబు, రాజేష్, శ్రీకాంత విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కావడంతో నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సదరు సంస్థ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో సేవలందిస్తోందని తెలిపారు. అలాంటి కంపెనీకి కళాశాల విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ పల్లె కిషోర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, ప్రతినిధి శ్రీకాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, ఈఈఈ విభాగాధిపతి మహేస్, ఏఓ మనోహర్‌రెడ్డి, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ప్రశాంత్‌కుమార్ తదితరులు అభినందించారు.

కనకదాస సేవలు అమూల్యం



మాట్లాడుతున్న ఎస్కేయూ వీసీ అనిత

అనంతపురం సెంట్రల్: కనదాస రచించిన కీర్తనలు, పద్యాలు బడుగు బలహీన వర్గాలను చైతన్యపరిచాయి. ఆయన అందించిన సేవలు మరువలేనివని ఎస్కేయూ వైస్ చాన్సలర్ బి.అనిత కొనియాడారు. శనివారం యూనివర్సిటీలోని పూలే భవనంలో కనకదాస జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో రెక్టార్ వెంకట నాయుడు, రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ఆచార్యులు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఎన్‌సీసీ దినోత్సవం



విద్యార్థులతో ఎన్‌సీసీ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు

అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల సీనియర్ డివిజన్ (బాయ్స్), సీనియర్ వింగ్ (బాలికలు) సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఎన్‌సీసీ డే–2024 వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా 6వ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ ఎన్‌సీసీ అనంతపురం కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎల్వీ రోడ్రిగ్స్ హాజరయ్యారు. ఎన్‌సీసీ క్యాడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశ ఏకగ్రతా, సమగ్రతను కాపాడటం, క్రమశిక్షణ, ఎన్‌సీసీ ద్వారా సమాజ సేవ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేక అతిథిగా కర్ణాటక కలబురిగి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో వాణిజ్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ లెఫ్టినెంట్ డాక్టర్ జి.రంగనాథం పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో మాజీ అసోసియేట్ ఎన్‌సీసీ ఆఫీసర్‌గా తన అనుభవాలు, సందేశాన్ని అందించారు. రెండు ఎన్‌సీసీ యూనిట్ల చీఫ్ ట్రైనింగ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం.రామాంజనేయులు, జి.చిన్నవెంకటమ్మ విద్యార్థులకు ఎన్‌సీసీ ప్రాముఖ్యతను తెలియజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పద్మ, అధ్యాపకులు డాక్టర్ ఇ.అహ్మద్, డాక్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు



రాప్తాడులో గోకులం షెడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

రాప్తాడు: గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శనివారం రాప్తాడులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేస్తామన్నారు. పాడి రైతుల కోసం గోకుల షెడ్లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో మొదటిసారిగా రాప్తాడులో గోకులం షెడ్డును ప్రారంభించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మి, తహసీల్దార్ విజయకుమారి, ఏపీఓ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

కొనలేం.. తినలేం



- ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
- విలవిల్లాడుతున్న ప్రజలు

రాప్తాడు: మార్కెట్‌లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతుండటంతో సాధారణ ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఈ రోజు కిలో రూ.40 ఉన్న రేటు మార్నాటికల్లా రూ.50, రూ.60 అని వ్యాపారులు చెబుతుంటే అవాక్కవడం మనవంతు అవుతుంది. ఉల్లి, వంకాయలు, బీర, అనప, వెల్లుల్లి, బెండ, దొండ, క్యాలీఫ్లవర్, బంగాళాదుంపలు, కాకరకాయలు ఇలా అన్ని కూరగాయల అధికంగానే ఉన్నాయి. కార్తీక మాసం, మాలధారులు పీఠాలు ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తూ పూర్తి శాఖహారమే తీసుకోవడం, అన్నసమారాధనల నేపథ్యంలో కూరగాయల వినియోగం అధికమైంది. కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కొత్తిమీర నుంచి ఉల్లిపాయల వరకు ఏ ఒక్కటీ అందుబాటు ధరల్లో లేకపోవడంతో కొనలేక పోతున్నారు. రూ.500 తీసుకని మార్కెట్‌కు వెళ్తే కనీసం సగం సంచి కూడా నిండటం లేదని ఆవేదన చెందుతున్నారు. అనంతపురం నగరం, ఇతర ప్రాంతాల్లో అయితే కనీసం కంటితుడుపు చర్యగా రైతు బజార్లు అయినా ఉన్నాయి. రాప్తాడు మండలంలో ఒక్క రైతు బజార్ కూడా లేకపోవడంతో ధరల దరువు నడుమే ప్రజలు కూరగాయాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో కూరగాయల ధరలు పెరగడం మామూలే. అయినప్పటికీ ఈ ఏడాది మరీ ఇంత దారుణంగా పెరగడంతో కొనుక్కొని తినే పరిస్థితులు లేవని వినియోగదారులు వాపోతున్నారు.

కిలో రూ.30 పైమాటే..

రాప్తాడులో ఏ రకం కూరగాయల ధరలు చూసినా కిలో రూ.30కి పైనే పలుకుతున్నాయి. బయటి మార్కెట్, దుకాణాల్లో రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా కూరగాయల కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లి, పలు రకాల కూరగాయలు అవసరమైన స్థాయిలో సరఫరా కావడం లేదు. దీంతో కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది.

ఈ వారం రాప్తాడులో కూరగాయల ధరలు (కిలోకు రూ.లలో)

వంకాయలు	40	గోరు చిక్కుడు	40	మునగ కాయలు	70
టమాట	30	బీన్స్	60	కాకర కాయలు	40
దోసకాయ	30	బెండ కాయలు	40	కొత్తిమీర (కట్ట)	100
ఉల్లిపాయలు	70	దొండ కాయలు	40		
వెల్లుల్లి	360	కాలీఫ్లవర్	40		
అల్లం	60	క్యాబేజీ	40		
పచ్చి మిర్చి	30	క్యారెట్	60		
క్యాప్సికం	60	బీట్ రూట్	60		
బీర కాయలు	50	బంగాళా దుంపలు	50		
చిక్కుడు	60	అనప కాయలు	50		



భయం వేస్తోంది



ఇంతలా కూరగాయల ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదు. మార్కెట్‌కు వెళ్లాలంటే భయం వేస్తోంది. అల్లం, వెల్లుల్లి వంటివి కొనలేకపోతున్నాం. వాటి ధరలు ఊహించనంతగా పెరిగాయి. ఏ కూరగాయ ధర చూసుకున్నా అందుబాటులో లేదు. చాలా రకాల కూరగాయల ధరలు నాన్‌వెజ్‌తో సమానంగా పెరిగిపోయాయి. ఇలా అయితే పేద, మధ్య తరగతి ప్రజలు ఎలా బతకాలి. ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.

– బుడగ ఓబులమ్మ, ఎం.చెర్లోపల్లి, రాప్తాడు మండలం

ధరలు తగ్గిస్తే మేలు..



గతంలో రెండు వందలు తీసుకుని బజారుకు తీసుకెళ్తే సంచి నిండిపోయేది. ఇప్పుడూ రూ.500 తీసుకెళ్లినా సగం సంచి కూడా నిండడం లేదు. కేవలం ఉల్లిపాయలు, టమాటలు మాత్రమే వస్తున్నాయి. ఏ కూరగాయ చూసినా రూ.50కి తక్కువ లేదు. పచ్చి మిర్చి ధర కూడా పెరిగిపోయింది. మాలాంటి సామాన్యులు కూరగాయలు కొనలేకపోతున్నాం. ప్రభుత్వం ధరలు తగ్గించి, కూరగాయలు సరఫరా చేయాలి.

– పెద్ద లింగమయ్య, గంగలకుంట, రాప్తాడు మండలం

22న రాష్ట్రస్థాయి సున్నీ ఇస్తెమా



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న మైనార్టీ నాయకులు

అనంతపురం కల్చరల్: స్థానిక జూనియర్ కాలేజ్ మైదానంలో ఈనెల 22న రాష్ట్రస్థాయి సున్నీ ఇస్తెమా నిర్వహిస్తున్నట్లు తెహరిక్ అధ్యక్షుడు హజ న్‌రజా, ముతవల్లీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎం షకీల్‌షఫీ తెలిపారు. రెండవ రోడ్డులోని 'మస్జిద్ ఏ బహువుద్దీన్' ప్రాంగణంలో శనివారం తెహరిక్ ఫైజానే ఉమర్ ఫారూక్ వారి 15వ రాష్ట్రస్థాయి సున్నీ ఇస్తెమా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ నుంచి సయ్యద్ అమీర్ మసూది సాహెబ్, మధ్యప్రదేశ్ నుంచి అబ్దుల్ ఖాదిర్ తదితరులు ఇస్తెమాకు ముఖ్య అతిథులుగా హాజరై ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారన్నారు. ఇదే ప్రదేశంలో మహ్మద్ ప్రవక్త పవిత్ర కేశాలు, ఆయన వాడిన వస్తువులు, ధరించిన దుస్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే వారికి అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముతవల్లి ఫరీదుద్దీన్, పర్వేష్, షబ్బీర్ అహ్మద్, అబ్దుల్ సమీ పాల్గొన్నారు.

సజావుగా పింఛన్ల పంపిణీ

అనంతపురం క్రైం: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని డీఆర్‌డీఏ అధికారులు ఒక రోజు ముందుగానే చేపట్టారు. సచివాలయాలకు ముందస్తుగా ఖాతాలలో నగదు జమ చేసిన అధికారులు.. మొదటి రోజే వంద శాతం పింఛన్లు పంపిణీ చేయాలని డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య ఆదేశాలు చేశారు. శనివారం సచివాలయం సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. కాగా పింఛన్ల పంపిణీ ప్రభుత్వ కార్యక్రమం అనే విషయాన్ని మరచిన అధికార పార్టీ నేతలు ప్రతి నెల సచివాలయ సిబ్బంది విధులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. వారికి ఇష్టం వచ్చిన వారికి ముందుగా పింఛన్ ఇప్పిస్తూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

94 శాతం పూర్తి

అనంతపురం జిల్లాలో 2,81,637 మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులు ఉండగా.. వీరికి రూ.123,88,75,500 పింఛన్ సొమ్ము పంపిణీ చేయాల్సి ఉంది. సచివాలయ సిబ్బంది 2,67,273 మందికి మొదటి రోజే రూ.117,43,49,500 పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. మొత్తంగా 94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య వెల్లడించారు. లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

నేడు ర్యాలీ

అనంతపురం మెడికల్: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ భ్రమరాంబ దేవి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం ఆర్ట్స్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ సాగుతుందని తెలిపారు. ర్యాలీలో ఉన్నతాధికారులు, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొంటారన్నారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం



మాట్లాడుతున్న సైబర్ పోలీసు ప్రతినిధి హరి

అనంతపురం ఎడ్యుకేషన్: సోషల్ మీడియా, సైబర్ నేరాలపై యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు పేర్కొన్నారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల బోటనీ విభాగంలో విభాగాధిపతి శ్రీదేవి, అధ్యాపకురాలు విష్ణుప్రియ అధ్యక్షతన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ పోలీసు ప్రతినిధి హరి మాట్లాడుతూ.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారన్నారు. అందులో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ జీవితాల్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అసాంఘిక శక్తులు యువతను పక్క దారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వాటిపై యువత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్‌లో తెలియని వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఫొటోలను ప్రొఫైల్‌గా పెట్టుకోవద్దని తెలిపారు. సామాజిక బాధ్యత, సామాజిక స్పృహ కలిగి ఉండి ప్రతి ఒక్కరూ ఇంకొకరికి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో హరి, పుష్ప, మెర్సీ చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ కో–ఆర్డినేటర్ కొండప్ప పాల్గొన్నారు.

సారోళ్లు ఎక్కడికి వెళ్లారో?



మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరూరు గ్రామ సచివాలయానికి తాళం వేసిన దృశ్యం

రాప్తాడు: గ్రామ సచివాలయ ఉద్యోగులు రోజూ విధులకు హాజరై ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అయితే మండలంలోని మరూరు సచివాలయ సిబ్బంది శనివారం విధులకు హాజరయ్యారో లేదో కూడా తెలియడం లేదు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సచివాలయంలో ఒక్క అధికారి కూడా కనిపించలేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సచివాలయానికి తాళం వేసి ఉండటాన్ని గమనించి ఈ రోజే సెలవేమో అనుకుని ఇంటికి వెళ్లారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో కూడా సిబ్బంది ఎక్కడా అందుబాటులో లేరు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీలో బిజీ అయిపోయారు. కొందరు ఉద్యోగులు ఉదయమే పింఛన్లు పంపిణీ చేసి కార్యాలయాలకు వెళ్లకుండా ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయంపై ఎంపీడీఓ బుల్లే విజయలక్ష్మిని సంప్రదించగా.. మండల వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులందరూ పింఛన్ల పంపిణీకి వెళ్లినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఉండటంతో అక్కడికి కొంత మంది అధికారులు వెళ్లడంతో పింఛన్ల పంపిణీకి స్టాఫ్ తక్కువ రావడం జరిగిందన్నారు. దీంతో సచివాలయాల సిబ్బందిని పింఛన్ల పంపిణీకి వాడుకోవడం జరిగిందని తెలిపారు.

ట్యాంక్ మెటీరియల్‌ను ల్యాబ్‌కు పంపిస్తాం

సాక్షి ఎఫెక్ట్..



వాటర్ ట్యాంక్‌ను పరిశీలిస్తున్న అధికారులు

ఆత్మకూరు: ఆత్మకూరులోని ఎస్సీ కాలనీలో ఉన్న ఓవర్‌హెడ్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం సాక్షి దినపత్రికలో 'పట్టించుకోకపోతే ప్రాణాపాయమే' అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ శివకుమార్, ఈఓఆర్డీ కామాక్షి తదితరులు వాటర్ ట్యాంక్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంచాయతీ ద్వారా తీర్మానం తీసుకుని ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి కొంచెం ఐరన్, కాంక్రీట్‌ను జేఎన్‌టీయూ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. ల్యాబ్ నుంచి నివేదికలను బట్టి వాటర్ ట్యాంక్ కూల్చి నిర్మించాలా? లేదా మరమ్మతులు చేయాలా అని నిర్ణయిస్తామని వెల్లడించారు. కాగా.. ఈ ట్యాంక్‌ను 30 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తెలిపారు.

ప్రాణాలు పోయినా పట్టించుకోరా?

అనంతపురం టవర్‌క్లాక్: 'కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులు సీఎంను కలిసేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. దళితుల ప్రాణాలు పోయినా పట్టించుకోరా' అని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సాకే హరి మండిపడ్డారు. శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాకే హరి మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందితే ఆ కుటుంబాలకు కేవలం రూ.5 లక్షల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలు సీఎంను కలవాలని అనుమతులు కోరితే.. అనుమతించకుండా దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తక్షణం బాధిత కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కుల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, ఈశ్వరయ్య, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, సంజీవప్ప, రామకృష్ణ, నరేంద్ర, ఆది పాల్గొన్నారు.

టౌన్ బ్యాంక్‌లో ఆన్‌లైన్ సేవలు

అనంతపురం అగ్రికల్చర్: ఖాతాదారుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ది అనంతపురం అర్బన్ కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌లో శనివారం ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించారు. కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌లో ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సదుపాయం కల్పిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్‌లకు దీటుగా టౌన్ బ్యాంకులో కూడా ఆధునిక ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే సీటీఎస్ చెక్‌బుక్, ఏటీఎం సేవలను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. టౌన్ బ్యాంక్ సేవలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఈఓ విజయ భాస్కర్, యాక్సిస్ బ్యాంక్ ఏపీ సర్కిల్ హెడ్ జే.రవీంద్ర నాథ్, పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనది



మాట్లాడుతున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

అనంతపురం ఎడ్యుకేషన్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. స్థానిక పొట్టిశ్రీరాములు నగరపాలక ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ టీచర్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు టి. వెంకటేష్ ప్రసాద్ శనివారం రిటైర్డ్ కావడంతో సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయ చేతుల్లో ఉందన్నారు. విద్యార్థులను నైతిక విలువలు పెంపొందించే దిశగా పని చేయాలని కోరారు. మాజీ మేయర్ స్వరూప, జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ వెన్నపూస రవీంద్రరెడ్డి, కార్పొరేటర్ శాంతి సుధ తదితరులు టీచర్ వెంకటేష్ ప్రసాద్ సేవలను కొనియాడారు. అనంతరం సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుష్మలత, ఆపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి, నాయకులు అమరా చంద్రబాబు, సురేష్ బాబు, గోపీచంద్, హర్షవర్ధన్, పీఎస్పీ నాయుడు, నరహరి పాల్గొన్నారు.

నేడు ఎల్లమ్మ దేవాలయంలో అన్నదానం

అనంతపురం కల్చరల్: కార్తీక మాసం ముగింపు సందర్భంగా స్థానిక ఉమానగర్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం ఉదయం 11 గంటల నుంచి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయల కమిటీ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ మేయర్ రాగే పరుశురామ్‌తో పాటూ పలువురు పెద్దలు ఆత్మీయ అతిథులుగా హాజరవుతారన్నారు. భక్తులందరూ ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.

నేడు సంగీత సాగర సమ్మేళనం

అనంతపురం కల్చరల్: నగరంలోని త్యాగరాజ సంగీత సభలో ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు సంగీత సాగర సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సభ ప్రతినిధి జ్ఞానేశ్వర రావు ఉత్తార్కర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గాయనీమణులు ఆలపించే గీతాలను ఆస్వాదించాలని కళాభిమానులకు విజ్ఞప్తి చేశారు.

భక్తిశ్రద్ధలతో గంగా హారతి



మంజునాథ స్వామిని ఊరేగిస్తున్న శివస్వాములు



శివాలయంలో దీపాలు వెలిగిస్తున్న దృశ్యం

అనంతపురం కల్చరల్: కార్తీక అమావాస్యను పురస్కరించుకుని శనివారం గంగా హారతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని హెచ్చెల్సీ కాలనీలోని మంజునాథ స్వామి దేవస్థానంలో శివస్వాములు ఇతర మాలధారణ చేసిన స్వాములు భజనలు, భక్తిగీతాలతో పరమేశ్వరుడికి నీరాజనాలర్పించారు. ఆలయ వ్యవస్థాపకుడు బసవరాజ స్వామి ఆధ్వర్యంలో హెచ్చెల్సీ కెనాల్‌లో భక్తులందరూ సామూహికంగా వెలిగించిన గంగా హారతితో పరిసరాలు దేదీప్యమానమయ్యాయి. అంతకుముందు మంజునాథుడికి భస్మలింగార్చన, అష్టోత్తర పుష్పార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. తీర్థ ప్రసాదాలనంతరం దీక్షలు చేస్తున్న వారందరికీ ఆలయ ప్రతినిధులు భిక్ష ఏర్పాటు చేశారు.

శరణమయ్యా.. మణికంఠా



భక్తిగీతాలు ఆలపిస్తున్న అయ్యప్ప మాలధారులు

రాప్తాడు: మండల కేంద్రంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వాములు ఎం.కేశవయ్య, ఎల్ఐసీ వెంకటరాముడు, కుమ్మర రాము, చెన్నయ్య, కదిరెన్ నేతృత్వంలో అయ్యప్ప స్వామికి విశేష అభిషేకాలు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన అయ్యప్ప ప్రతిమను రథంపై కొలువుదీర్చారు. స్థానిక నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి బ్యాండు మేళాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. అయ్యప్ప స్వామి మాలధారులు భక్తిగీతాలు ఆలపిస్తూ రథాన్ని ముందుకు లాగారు. శరణమయ్యా.. మణికంఠా అంటూ భక్తులు అయ్యప్ప స్వామిని వేడుకున్నారు. అనంతరం శివాలయం వద్ద ప్రసాదం పంపిణీ చేశారు. అంతకుముందు కన్నెస్వాములు కలశాలు చేపట్టి ఊరేగింపులో పాల్గొన్నారు.

ప్రకటన

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా మా క్లయింటు అయిన దాసరి గోవిందు తండ్రి దాసరి నరసింహులు, చియ్యేడు గ్రామం, అనంతపురము మండలం గారికి హక్కు అనుభవం గల ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్ నెం. 2679/2003 తేది 13-03-2003 జూటూరు రామక్రిష్ణారెడ్డి తండ్రి జూటూరు హనిమిరెడ్డి, చియ్యేడు గ్రామం, అనంతపురము మండలం గారి పేరుతో ఉన్న ఒరిజినల్ పత్రము అనంతపురము నుంచి చియ్యేడుకు ఇల్లు మారుతుండగా పోగొట్టుకొన్నాడు. మా క్లయింట్ దగ్గర జిరాక్స్ డాక్యుమెంట్ వున్నవి. ఎవరికైనా దొరికిన ఎడల క్రింది చిరునామాకు తెలుపగలరు.

షెడ్యూలు

అనంతపురము రి॥డి॥ అనంతపురము సబ్ డివిజన్‌కి చేరిన చియ్యేడు గ్రామ పొలం, చియ్యేడు గ్రామ పంచాయతీ ఏరియాలోని ఆస్తి వివరం : సర్కారు ఖుష్కి, సర్వే నంబర్ 210, విస్తీర్ణం 27-55 ఎకరముల పైకి 0.08

చెక్కుబంది : తూర్పు : రోడ్డు, **పడమర :** కె. నాగమ్మ ప్లాటు, **ఉత్తరం :** ఓబుళమ్మ ప్లాటు, **దక్షిణం :** సి.రామక్రిష్ణారెడ్డి ప్లాటు. ఈ మధ్యగల **తూ-ప :** 46.5 అడుగులు లేక 15.31 మీటర్లు, **ఉ-ద:** 28.25 అడుగులు లేక 9.29 మీటర్లు ఈ వైశాల్యం గల 3 సెంట్ల స్థలం.

L. రాజీవ్ రెడ్డి, న్యాయవాది, ద్వారకానగర్, అనంతపురము. సెల్ : 9440045883

IDBI BANK
Website:www.idbibank.in

ఐడిబిఐ వడియంపేట శాఖ
చిరునామా మార్పు పై పబ్లిక్ నోటీసు

ప్రస్తుత చిరునామా	ప్రతిపాదిత చిరునామా
ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, హెచ్‌పి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర, వడియంపేట, బుక్కరాయసముద్రం మండలం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ – 515731.	ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, బాలాజీ కాంప్లెక్స్, సర్వే నెం.301/1, తాడిపత్రి రోడ్డు & వడియంపేట మెయిన్ రోడ్డు, వడియంపేట గ్రామం & పంచాయితీ, బుక్కరాయ సముద్రం మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 515731.

తేది : 30-11-2024, ప్రదేశం : వడియంపేట — సం/- బ్రాంచ్ హెడ్ – వడియంపేట శాఖ

సాక్షి దినపత్రికలో ప్రకటనల కోసం మీ ప్రాంతంలో మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు.

వివాహ, జన్మదిన, పదవీ విరమణ శుభాకాంక్షలు
వ్యాపార, ఉద్యోగ, బహిరంగ ప్రకటనలు
శ్రద్ధాంజలి, నిర్యాణము, వర్ధంతి మొదలగు

అన్ని రకాల ప్రకటనలు ఇవ్వదలిచిన వారు సంప్రదించండి.

అనంతపురము డివిజన్
9912220732, 9912220719, 9912220724
9010223702, 9010567770, 9010588846